


డాక్టర్ శ్రీలతకు ఉత్తమ గైనకాలజిస్ట్ పురస్కారం

ప్రజాశక్తి-పీలేరు

పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలుగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీలతకు ఉత్తమ గైనకాలజిస్ట్ పురస్కారం లభించింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గురువారం డాక్టర్ శ్రీలతకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించి, ప్రజల మన్ననలు పొందే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇలాంటి ఉత్తమ అవార్డులు అందుకునే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమములో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



కలెక్టర్ నుంచి ఉత్తమ పురస్కారం అందుకుంటున్న డాక్టర్ శ్రీలత

వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను అధిగమించాలి



జిల్లా వార్షిక రుణ ప్రణాళికను బ్యాంకర్లతో కలిసి ఆవిష్కరిస్తున్న కలెక్టర్

- జిల్లా ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు ఇవ్వాలి
- రూ.13102 కోట్లతో రుణ ప్రణాళికకు ఆమోదం
- బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ శ్రీధర్

ప్రజాశక్తి-రాయచోటి

బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2024-25లో రూ.13102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించామని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో జిల్లా సంప్రదింపుల కమిటీ(డిసిసి) జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డిఎల్ఆర్‌సి)సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికం మార్చి 31 నాటికి బ్యాంకులు సాధించిన ప్రగతి, 2024-25కు ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళిక అంశాలపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు కలెక్టరుకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 వార్షిక రుణ ప్రణాళికలో మార్చి 31 నాల్గవ త్రైమాసికం చివరినాటికి జిల్లాలో మొత్తంగా రూ.11,514 కోట్లు లక్ష్యం కాగా, రూ.14,678 కోట్ల రుణాలు అందించి 127.46 శాతం ప్రగతి సాధించడంపై బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా జిల్లా ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. గత సంవత్సరం ప్రాధాన్యత రంగంలో మనం సాధించిన ప్రగతి ఎంత, ఈ ఏడాది సాధించాల్సిన లక్ష్యం ఎంత అన్నది ముఖ్యం. ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు అధిక ప్రాధాన్యతతో దాదాపు 40 శాతం మేర రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు తమ కిందిస్థాయి బ్రాంచ్‌లకు కూడా తెలియజేసి రుణాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. 2024-25కు ప్రవేశపెట్టిన రూ.13102 కోట్ల వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.11338 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు. రూ.1764 కోట్లు ప్రతిపాదించామని పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగాలు, ప్రభుత్వ పథకాల రుణాల మంజూరులో బ్యాంకర్లు తమ లక్ష్యాలను తప్పనిసరిగా అధిగమించాలన్నారు. ఈ ఏడాది ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రుణాలు రూ.9586 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ.116 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.16 కోట్లు మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.9718 కోట్లు కేటాయించామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ప్రోత్సహించేందుకు సూక్ష్మ చిన్న మధ్య తరహా యూనిట్లకు రూ.1159 కోట్లు రుణాలు అందించాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు రూ.133 కోట్లు, విద్యా రుణాలు రూ.58 కోట్లు, ఇతరత్రా రుణాలకు రూ.270 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని మహిళా సంఘాలకు జీవనోపాధికి నిర్దేశించిన రుణాలు, స్టాండప్ ఇండియా అంశాలలో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు తమ వంతు తోడ్పాటు అందించి అధికంగా రుణాలు ఇవ్వాలన్నారు. వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి కింద బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయంలో ఆరుగాలం శ్రమిస్తున్న కౌలు రైతులు, చేనేతలకు కూడా విరివిగా రుణాలు అందించి ఆదుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ నాబార్డు బ్యాంకులు సమన్వయంగా చర్చించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే కార్యాచరణతో ముందుకు రావాలన్నారు. జిల్లాలో జనాభా ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈ మేరకు అవసరమైన చోట బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేలా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకర్లతో కలిసి 2024-25 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టరు ఆవిష్కరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు, ఎస్‌బిఐ ఆర్ఎం పి.మురళి నాయక్, నాబార్డ్ ఎజిఎం విజయ్ విహారి, దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్, యూనియన్, సప్తగిరి బ్యాంక్ ఆర్ఎంలు, వివిధ బ్యాంకర్లు, జిల్లా అధికారులు, డిక్కీ సభ్యులు పాల్గొన్నారు.

మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి

- నిరసనలో ఐద్వా నాయకుల డిమాండ్



నిరసన చేస్తున్న ఐద్వా నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లి

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో పార్కులో ఆడుకుంటున్న ఎనిమిది సంవత్సరాల వాసంతి అనే బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, సిఐటియు జిల్లా కోశాధికారి హరీంద్రనాథ్ శర్మ డిమాండ్ చేశారు. బాలిక మృతదేహం కూడా దొరకని విధంగా ప్రవర్తించిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దురాగతాన్ని ఖండిస్తూ మదనపల్లిలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు ఇటువంటివి భవిష్యత్తులో జరుగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో ఇటీవల అనకాపల్లి, ఇతర ప్రాంతాల్లోనూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైన కళ్ళు తెరిచి వీటిని అరికట్టాలని పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియా, టివి, సినిమాల్లోనూ మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా, విలువల లేకుండా ప్రసారాలు వస్తున్నాయని ఇటువంటి వాటి వల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి తిరిగి జరిగితే వీటికి వ్యతిరేకంగా ఐద్వా మహిళా ఉద్యమం చేస్తుందన్నారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా పట్టణ నాయకులు రెడ్డిప్రసూన, భాను, లక్ష్మిదేవి, రాజమ్మ, లక్ష్మి, వెంకటమ్మ, నాగరాజు పాల్గొన్నారు.

కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ

మదనపల్లె అర్బన్ : ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని గ్యాంగ్ రేప్ చేసి పైశాచిక ఆనందంతో హత్య చేసి మృతదేహాన్ని మాయం చేయడం దుర్మార్గమైన చర్య అని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు అన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టి స్వేచ్ఛగా తిరుగుతున్న వారిని పోలీసులు వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని వాల్మీకి విగ్రహం ముందు డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు స్టేజిలెక్కి మైకులు పగిలేలా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, మహిళా సాధికారతతోనే భారత భరతమాత రుణాన్ని తీర్చుకుంటామని ప్రగల్భాలు పలుకుతారన్నారు. వాసంతి అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేయబడి హత్యకు గురై ఐదు రోజులవుతున్నా ప్రభుత్వానికి వినపడక పోవడం, కనపడక పోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బాధ్యత కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రజల పక్షాన గలాన్ని విప్పి ప్రశ్నించడానికి వాల్మీకి సంఘం ఎప్పుడూ ముందుంటుమదన్నారు. చిన్నారి వాసంతి మరణానికి కారకులకు మరణశిక్ష విధించే వరకు బాధితులకు అండగా ఉంటానని తెలియజేశారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక బండి బాలాజీ, మురళి, వాల్మీకి సంఘం సభ్యులు సద్దల జయసింహ, వలసల మంజునాథ్, నరసింహులు, అరవనిర్మాలమ్మ,పార్వతి, బొంత శ్యామలమ్మ, అర్జున్, సోము, శ్రీనివాసులు, దేవా, చంద్ర, నారాయణ, జగన్, రాజు, సాంబ, రామకృష్ణ, నరసింహులు, వెంకటరమణ, గోపాలు, చలపతి, మల్లికార్జున, సురేంద్ర, శ్రీనాథ్, నాగరాజ, ఉదయ్ కిరణ్, వెంకటరమణ, సుద, మల్లికార్జున, రాజశేఖర్, శ్రీనివాసులు, శివ, రాజ్ కుమార్, రాజశేఖర్ పాల్గొన్నారు.



కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్న వాల్మీకి సంఘం సభ్యులు



విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న శ్రీనివాసరాజు

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. టి.అగ్రహారం జనసేన పార్టీ నాయకులు కొండేటి రవికుమార్ ఆధ్వర్యంలో సరస్వతీపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థులకు తన చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలన్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చల్లా సుధాకర్ కుమార్, రమేష్, నరసింహ, శివ, అన్నమయ్య, వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, రామ శ్రీనివాస్, సలీం, కాజా, మున్నా, గాజుల కులాయప్ప, సురేష్ పాల్గొన్నారు.

రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయాలు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్న తరుణంలో తక్కువ ధరలకు నాణ్యమైన ప్రధాన నిత్యావసర సరుకులైన బియ్యం, కందిపప్పు తక్కువ ధరలో అందుబాటులో ఉంచాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీతో మదనపల్లె పట్టణంలోని పలు దుకాణాల్లో కిలో బియ్యం రూ.55.85 ఉండగా రూ.49లకు ఫైన్ రకం (రా రైస్) ప్రస్తుతం రూ.52.40 ఉండగా రూ.48లకు, దేశవాళి కందిపప్పు ప్రస్తుతం రూ.174లు ఉండగా రూ.160లకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సరుకులు అవసరమైన వారికి ఆధార్ కార్డుపై ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, ఐదు కిలోల బియ్యం విక్రయిస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోన వలసిందిగా అధికారులు కోరారు.

'అన్నమాచార్య'లో అంతర్జాతీయ మలాలా దినోత్సవం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మలాలా దినోత్సవ వేడుకలు టచ్ స్టోన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాలలోని అన్ని తరగతుల విద్యార్థులకు బాలిక విద్యలో సమస్యలు, వాటి పరిష్కారాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పి.సుజిత మొదటి బహుమతి సాధించగా, కె.షకీబ్ అహ్మద్ ద్వితీయ బహుమతి, ఎ.స్నేహలతరెడ్డి తృతీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎం.వి.నారాయణ ప్రతిభ చాటిన విజేతలను అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో బాలురతో సమానంగా బాలికలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, మలాల బాలికల విద్యకోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. బాలికలు ప్రతి ఒక్కరూ విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తేవాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎండిఎస్ విభాగాధిపతి డాక్టర్ బి.బాలనాగేంద్ర ప్రసాద్, టచ్ స్టోన్ కో-ఆర్డినేటర్ పి.విజయ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న కళాశాల యాజమాన్యం

పునరావాస పనులను వేగవంతం చేయండి : కలెక్టర్

ప్రజాశక్తి-రాయచోటి

మంగంపేట నిర్వాసితులకు పునరావాస పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగంపేట బెరైట్స్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఎపిఎండిసి అధికారి మంగంపేటలో గల బెరైట్స్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్, మంగంపేట బెరైట్స్ ప్రాజెక్టు నిర్వాసితులకు చేపడుతున్న పునరావాస పెండింగ్ పనుల గురించి ఆర్‌అండ్‌బి, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, తదితర శాఖలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. భూ సేకరణ మరియు పట్టాల పంపిణీలో ఏవైనా పెండింగ్ పనులు ఉంటే త్వరగా వాటిని పూర్తి చేయాలని డిఆర్ఓ, తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డిఆర్ఓ సత్యనారాయణరావు, రాజంపేట ఆర్‌డిఓ మోహన్‌రావు, ఆర్‌అండ్‌బి ఎస్ఇ సహదేవరెడ్డి, హౌసింగ్ పీడీ సాంబశివయ్య, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ప్రసన్నకుమార్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారి దయాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీధర్

'మిట్స్'లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు



ధ్రువీకరణ పత్రాలు స్వీకరిస్తున్న ప్రిన్సిపల్ యువరాజ్

ప్రజాశక్తి-మదనపల్లి

మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ (ఎంఎస్‌యుఇ) వారు కళాశాలలో రూ.వంద లక్షలతో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (ఐపిఎఫ్‌సి)ను స్థాపించడానికి అనుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా రూ.40 లక్షల ఫండ్‌ను అందించినట్లు తెలిపారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (మేధో సంపత్తి) ఫైలింగ్ సేవలు, ఎంఎస్‌యుఇలు, స్టార్టప్‌లు, ఫ్యాకల్టీ, పరిశోధకులకు మేధో సంపత్తి హక్కులకి సంబంధించిన సేవలను అందించడానికి మంచి అవకాశాన్ని తమ కళాశాలకు అందించినట్లు పేర్కొన్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను కళాశాలకు అందించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల కృతతలు తెలిపారు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్ యువరాజ్, ఆర్‌అండ్‌డి అడ్వైసర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ ఆర్‌అండ్‌డి డాక్టర్ శివయ్య విడుదల చేశారు.

లెజెండరీ అవార్డ్స్‌కు దరఖాస్తులు ఆహ్వానం

ప్రజాశక్తి-రాయచోటి టౌన్

2024 సంవత్సరానికి వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తూన్న ప్రముఖులను గుర్తించి వారికి ఈ నెల 28న లెజెండరీ అవార్డ్స్ ప్రదానం చేయనున్నట్లు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.సరోజనమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 80వ జయంతి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ నెల 28న పురస్కారాల ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. సంగీత, నృత్య, చిత్రలేఖనం, అలంకరణ, ఇంద్రజాలం, క్రీడలు, నటన, కవిత్వం, వైద్యం, వాస్తు, జాతకాలు, సామాజిక సేవలు, జానపద గీతాలు మొద లగు రంగాల్లోని వారికి మరియు కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సినిమా, టీవీ కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, రంగస్థల కళాకారులు, గాయనీ గాయకులు, సంగీత నృత్య కళాకారులు, విద్య, వైద్యం, న్యాయవాద, ఫ్యాషన్ డిజైనింగ్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర రంగాల్లోని విశిష్ట వక్తులు తమ పూర్తి వివరాలతో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులను 6302908528, 9705313061 మొబైల్ నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపాలన్నారు. అవార్డు గ్రహీతల ఎంపికలో షరతులు వర్తిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

వృద్ధులకు అన్నదానం

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్

స్వర్గీయ మోడెం నారాయణ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం వారి కుమారులు మోడెం శ్రీనివాస రావు (సాయి విద్యానికేతన్ హైస్కూల్, మదనపల్లె), మోడెం శివప్రసాద్ (తపస్య అకాడమీ కలికిరి) శుక్రవారం ఆనంద నిలయంలోని వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ఆనంద నిలయంలోని వృద్ధులకు భోజన వసతి కల్పించడం ఆనందంగా ఉందన్నారు. నిరాదరణకు గురైన పండుటాకుల అలనా పాలనా చూస్తున్న ఆనంద నిలయం నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులో తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆనంద నిలయం నిర్వాహకులు మాట్లాడుతూ మోడెం నారాయణ జ్ఞాపకార్థం వృద్ధులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులు భోంచేయడానికి ఆరు భోజనం టేబుళ్లను అందజేస్తామని చెప్పిన శ్రీనివాసరావు, శివప్రసాద్‌లకు ఆనంద నిలయం తరుపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.



వృద్ధులకు అన్నం వడ్డిస్తున్న దాతలు శ్రీనివాసరావు

బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బడిఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని కొత్త బోయినపల్లి ఎస్‌జెఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి తెలిపారు. శుక్రవారం కొత్త బోయినపల్లిలో విద్య ప్రవేశం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠశాల, విద్య ఆవశ్యకతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలను పాఠశాలలకు పంపించాలని సూచించారు. ఉచిత విద్యతో పాటుగా పూర్తిస్థాయి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా విద్యా ప్రవేశం పోస్టర్ ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు షఫీ, శారద, శ్రీలత, శివయ్య, జనార్దన్, సుబ్బారెడ్డి, రమణనాయుడు, రామరాజు, అమరావతి, శివ ప్రసాద్, ప్రభాకర్‌రావు, చెన్నకేశవులు, ప్రసాద్‌రావు, ఈశ్వర్ నాయక్, విజయ బాస్కర్, రెడ్డి బాబు, బి.శేషగిరి, దార్ల శ్రీనివాసులు ఆచారి పాల్గొన్నారు.



మాట్లాడుతున్న నహవీల్‌బాషా

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్

పట్టణంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎం.ఎ.వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రెటరీ ఎస్.నహవీల్ బాష, లైఫ్ కేర్ క్లినిక్ వైద్యులు డాక్టర్ జక్రియ అహ్మద్, మాజీ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎస్.కె.హుస్సేన్ కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శిబిరం ఎం.ఎ.వెల్ఫేర్ సొసైటీ, లైఫ్‌కేర్ క్లినిక్, షిఫా ఆస్పత్రిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణంలో ఎక్కువ శాతం పేదలు ఉన్న కొత్తపల్లి ప్రాంత ప్రజల సౌకర్యార్థం శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలోని బడికరిమియా మసీదు ఆవరణంలో శిబిరం జరుగుతుందన్నారు. శిబిరాన్ని రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారన్నారు. ఆయనతో పాటు ముఖ్య అతిథులుగా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పి కృష్ణారావు, మాజీ టిటిడి బోర్డు సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబులు హాజరవుతారన్నారు. శిబిరానికి విచ్చేయు రోగులకు స్పెషలిస్ట్ డాక్టర్లచే ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రోగులకు అవసరమైన మందులను తమ ఎం.ఎ.వెల్ఫేర్ సొసైటీతరపున ఉచితంగా అందచేస్తామన్నారు. రాయచోటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సొసైటీ సభ్యులు ఏజాస్ బాష, షేక్ రబ్బానీ, షేక్ మొహమ్మద్ గౌస్, ఖాదర్ బాషా(శివాజీ బీడీ), షేక్ మన్సూర్ అలీ, అభు బాకర్, జాఫర్, జాబీవుల్లా, షరీఫ్ పాల్గొన్నారు.

శ్రీచైతన్యలో ఘనంగా బిఎస్.రావు వర్ధంతి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్

పట్టణ కేంద్రంలోని ఆర్.ఎస్.రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బి.ఎస్.రావు మొదటి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శ్రీచైతన్య విద్యా సంస్థను స్థాపించి నేడు విద్యా రంగంలో అగ్రగామిగా నిలిపారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎంతోమంది శ్రీచైతన్యలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. వారి ఆశయాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్‌ఛార్జి కస్తూరి భాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

క్విజ్ పోటీల్లో 'జ్ఞానాంబిక' విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-మదనపల్లి

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఫైనాన్షియల్ లిటరసి క్విజ్ పోటీల్లో పాల్గొన్న శ్రీజ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు మూడో బహుమతి సాధించినట్లు కరస్పాండెంట్ ఆర్.గురుప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ క్విజ్ పోటీల్లో నాలుగు దక్షిణది రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనగా, వీరిలో అధిక సంఖ్యలో తమ కళాశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వీరి ప్రతిభను గుర్తించిన ఎన్ఐఎస్ఎం తమ కళాశాలకు రూ.25 వేలు నగదు బహుమతి, సర్టిఫికేట్స్ అందించారన్నారు. ఇటీవల ముంబైలో సెబీ డైరెక్టర్ రామ్మోహన్‌రావు చేతుల మీదుగా తమ విద్యార్థినులు రిషిత, సుజిత, వైస్ ప్రిన్సిపల్ రాఘవేంద్ర బహుతులు అందుకున్నారన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమాదేవి పాల్గొన్నారు.



క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో కరస్పాండెంట్ గురుప్రసాద్



బి.కొత్తకోట : సమావేశంలో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌రెడ్డి

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయండి

- పిఆర్‌ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి

ప్రజాశక్తి-బి.కొత్తకోట

పెండింగ్‌లో ఇంటి నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని, నగర పంచాయతీ పరిధిలో నూతనంగా మంజూరైన కల్వర్టరు, రోడ్ల పనులను గుత్తదారులకు అప్పగించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి తెలిపారని పిఆర్‌ఇఇ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో నిర్మాణ దశలో ఉన్న కాలనీలకు సంబంధించిన పురోగతిపై హౌసింగ్‌ ఎఇ సరోజ్‌బాషా, సంబంధిత ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ పిఆర్‌.మనోహర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి లబ్ధిదారులు వేగంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు ఆదేశించారు. **పుల్లంపేట :** మండల కేంద్రంలోని ప్రజా పరిషత్‌ సభ భవన్‌లో శుక్రవారం మండల స్పెషల్‌ ఆఫీసర్‌ గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపిడిఒ, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి నిర్మాణంలో ఉన్న లేఅవుట్‌, గృహ నిర్మాణం, తాగునీరు, డ్రైన్స్‌, పవర్‌ సప్లై, రోడ్ల నిర్మాణంలో పరిశీలించి ఏ నిర్మాణం ఏ దశలో ఉందో పరిశీలించి గృహాలన్నీ లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా పూర్తిచేయాలని మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ మహేష్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ నరసింహమూర్తి, ఎఒ ఖాన్‌, హౌసింగ్‌ ఎఇ విజయ్‌ కుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ దినేష్‌, పంచాయతీ కార్యదర్శులు, ఎపిఎం, ఎపిఒ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. **కలికిరి :** గృహ నిర్మాణ పలులు వేగంగా చేయాలని ఎంపిడిఒ రామకృష్ణ మండల స్థాయి అధికారులకు ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం మండల అభివృద్ధి కార్యాలయంలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దశల్లో ఉన్నటువంటి 720 గృహాలను ప్రతి వారం పనుల్లో ప్రగతి చూపించాలని అన్నారు. విద్యుత్‌ శాఖ సంబం ధించి నటువంటి సమస్య ఉంటే త్వరితగతన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ, విద్యుత్‌, నీటిపారుదల శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

వెంకట్‌కు సన్మానం

ప్రజాశక్తి-రామాపురం

ఆంధ్రప్రదేశ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం ఈ నెల 7వ తేదీన విజయవాడ లెనిన్‌ సెంటర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ భవన్‌లో జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకుల ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పి.వెంకట్‌ను రామాపురం అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌, సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వెంకట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు.

ట్రిపుల్‌ఐటికి ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థి

ప్రజాశక్తి-కలకడ



ట్రిపుల్‌ ఐటికి ఎంపికైన షమీమ్‌

ఆదర్శ పాఠశాలలో గత ఏడాది పదవ తరగతి చదివిన షమీమ్‌ ట్రిపుల్‌ఐటికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ మలంగుషావలి తెలిపారు. గత ఏడాది ఆదర్శ పాఠశాలలో చదివిన షమీం పదవ తరగతిలో ఉత్తమ మార్కుల సాధించి టాపర్‌గా నిలిచిందని అన్నారు. గురువారం విడుదల చేసిన త్రిబుల్‌ ఐటీ ఫలి తాల్లో ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటికి ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన తాను భవిష్యత్తులో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌లో రాణించి దేశానికి సేవ చేయడం తమ లక్ష్యమని విద్యార్థి షమీప్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా షమీమ్‌ను పాఠశాల ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు.



విద్యార్థికి నగదు, మెమోంటోను అందిస్తున్న మానవత సభ్యులు

'పది'లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు

ప్రజాశక్తి-చిట్వేలి : మండలంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యా కుసుమలకు మానవతా చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు కోదండ నాయుడు, ఈశ్వరులు పాల్గొన్నారు. 544 మార్కులు సాధించిన తేజశ్రీకి, 588 మార్కులు సాధించిన ఎస్‌.సౌమ్యకు రూ.5555లు, మెమెంటో అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన 8మంది విద్యార్థులకు రూ.1116ల నగదు, అందించి అభినందించారు. కార్యక్రమంలో చిట్వేలి ఉప సర్పంచ్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, మానవతా అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పీలేరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ప్రజాశక్తి-పీలేరు : పీలేరు పట్టణ శివారుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పీలేరు మండలం, బోడుమల్లువారిపల్లి పంచాయతీ సర్వే నెంబర్‌ 909లోని చెరువు పోరంబోకు స్థలంలో వెలిసిన నాలుగు ఇళ్లను రెవెన్యూ అధికారులు జెసిబి సహాయంతో కూల్చి వేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తమ ఇష్టానుసారం ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడి, వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆక్రమణల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఖరాఖండిగా చెబుతుండడంతో కబ్జాదారులు తమ భవనాలను కాపా డుకు నేందుకు ప్రత్యామ్నాయ మా ర్గాల కోసం తీవ్రంగా అన్వే షిస్తున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో తహశీల్దారు మహబూబ్‌ బాబాషా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కాప్పల్లిలో పడకేసిన పారిశుద్ధ్యం

పట్టని అధికారులు - ఇబ్బందుల్లో ప్రజలు

ప్రజాశక్తి-రామసముద్రం

మండలంలోని కాప్పల్లి గ్రామ సచివాలయంకు కూతవేటు దూరంలో జనావాసాల వద్ద డ్రెయినేజీ కాలువలో మురుగునీరు పేరుకుపోయి దోమలకు ఆవాస కేంద్రాలుగా మారాయి. సచివాలయంకు వెళ్లే దారిలోనే పారిశుధ్య లోపాలు కంటికి కొట్టొచ్చినట్లు కనపడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా నివాసాల మధ్య మురుగు కాలువలు శుభ్రం చేసిన దాఖలాలు కనబడలేదు. కొట్టొచ్చిన అపరిశుభ్రత, మురుగునీటి కాలువలతో నిండి, దుర్గంధం వెదజల్లుతున్నా పంచాయతీ కార్యదర్శులు చూసిచూడనట్లు వ్యహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీ దుర్గంధంతో కనీసం తిండికూడా తినలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీ కాలువులు శుభ్రపరచకపోవడంతోమురుగు కాలువల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. దోమ కాటుతో మలేరియా, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలౌతున్నామని పేర్కొన్నారు. పంచాయతీ కేంద్రంగా ఉన్న గ్రామంలోనే పారిశుధ్యం ఇంత అధ్వానంగా ఉంటే మిగతా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుం దో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రతను తొలగించి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.



మురుగు కాలువను చూపుతున్న మహిళ

దుర్వాసన భరించలేకున్నాం

మురుగు కాలువల్లోని వ్యర్థాలను తొలగించక పోవడంతో దుర్వాసనను భరించలేకపోతున్నాం. ఆ దారిలో వెళ్లాలంటే ముక్కున వేసుకోవాల్సిందే. పారిశుధ్యం ఇంత అధ్వానంగా ఉన్న అధికారులు పట్టించుకోక పోవడం దారుణం. విషజ్వరాల బారినపడతామోనన్న భయాందోళనలో ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

-జయమ్మ, కాప్పల్లి

మామిడిలో యాజమాన్య పద్ధతులపై అవగాహన



రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యానవనశాఖ అధికారి నాగమణి

ప్రజాశక్తి-రామాపురం

మామిడి తోటలో మామిడి పంట అనంతరం చేపట్టవలసిన సస్యరక్షణ సమగ్ర యాజమాన్య పద్ధ తులపై రైతులకు అవగాహన కలిగి ఉండాలని లక్కిరెడ్డిపల్లె ఉద్యానవనశాఖ అధికారి టి.నాగమణి పేర్కొ న్నారు. మండలంలోని నల్లగుట్టపల్లి, శుద్ధమల్ల గ్రామాల్లోని మామిడి తోటల రైతులకు మామిడికాయల కోత అనంతరం తోటల్లో చేపట్టవలసిన సస్య రక్షణ సమగ్ర యాజమాన్య పద్ధతులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మామిడిలో కాయలు కోసినప్పటి నుంచి జాగ్రత్తలు పాటిస్తే నాణ్యతతో కూడిన మంచి దిగుబడులు పొందవచ్చునని అన్నారు. కాయలు కోసినా 15 , 20 రోజులు చెట్లకు విశ్రాంతి నిచ్చిన తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలని తెలిపారు. గుబురుగా పెరిగిన చెట్లల్లో సూర్యరశ్మి గాలి లోపలికి ప్రసరించేలా తల పైన కొమ్మలు తూర్పు, పడమర దిక్కులలో తొడిమె కొమ్మలను, ఎండిపోయిన పూత కాడలను కత్తిరించి తొలగించాలని పేర్కొన్నారు. కతరింపు చేసిన వెంటనే కొమ్మ భాగానికి చెట్టు పూర్తిగా తడిసేలా మూడు గ్రాములు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ ఒక లీడర్‌ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. పది సంవత్సరాలకు పైబడిన చెట్లకు రెండు కిలోలు యూరియా, ఐదు కిలోలు సూపర్‌ పాస్పర్డ్‌, 1.5 కిలోల మ్యారేజ్‌ ఆఫ్‌ పోటాష్‌ చొప్పున వేయాలన్నారు. పిలకలు గోలి సైజులో ఉన్నప్పుడు ఒక కిలో యూరియా, 750 గ్రాములు మ్యారేజ్‌ ఆఫ్‌ పటాస్‌ వెయ్యాలని తెలిపారు. జూలైలో పెసర, అలసంద, ఉలవ, పిల్లిపెసర లాంటి పంటలు వేసి పూత దశలో కలియ దున్నాలని సూచించారు. ప్రతి మామిడి రైతు డ్రిప్‌ పద్ధతి పాటించాలన్నారు. కార్యక్రమంలో రైతు భరోసా సిబ్బంది ప్రవీణ్‌కుమార్‌రెడ్డి లక్ష్మీదేవి, రైతులు పాల్గొన్నారు.

ఎరువుల వాడకంపై రైతులకు శిక్షణ

ప్రజాశక్తి-పుల్లంపేట : మండల పరిధిలోని చిన్న ఓరంపాడు పంచాయతీ జడ్‌ హెచ్‌డిసి కాలనీలో ఉన్నటువంటి రైతులకు శుక్రవారం మండల వ్యవసాయ అధికారి బి.మల్లిక ఆధ్వర్యంలో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు కౌలు వ్యవ సాయం చేస్తున్నప్పుడు ఎరువులు వాడవలసిన పద్ధతి, మామిడి చెట్లకు చిక్కు తీయడం పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కౌలు రైతులు ఎవరైనా ఉంటే సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో విఆర్‌ఒలను సంప్ర దించి గుర్తింపు కార్డులు పొందాలని తెలియజేశారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ద్వారా పొందే పథకాలన్ని అమలు చేసు కోవచ్చని అన్నారు. మట్టి నమూనా పరీక్ష ద్వారా మీ భూముల్లోనే సారవంతం తెలుసుకోవచ్చని తెలిపారు. ఎన్‌డిఎంహెచ్‌ ప్రొద్దుతిరుగుడు 112 మినీ కిట్లు విత్తనాలను ఎవరైనా సాగు సాగు చేయదలచిన వారు వ్యవసాయ కార్యాలయానికి వచ్చి వచ్చి తీసుకెళ్లవచ్చునని రైతులకు సూచిం చారు. ఇఎఎ నందిని మందులు రైతులు పొందవచ్చునని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న వ్యవసాయశాఖ అధికారి మల్లిక

ఇన్‌ఛార్జి వార్డెన్లతోనే కాలయాపన

- పర్మినెంట్‌ వార్డెన్‌ లేకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన
- గణనీయంగా తగ్గిన విద్యార్థుల శాతం



ప్రజాశక్తి-చిట్వేలి

మండల కేంద్రం చిట్వేలిలోని బాలికల వసతి గృహాలకు పర్మినెంట్‌ వార్డెన్‌ లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వసతి గృహాల్లో ఉంచి చదివించేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినిలకు వసతి గృహాల్లో భద్రతపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల ఆవరణానికి ఆనుకొని ఉన్న బాలికల వసతి గృహాలకు అన్ని విధాల సౌకర్యాలు ఉండటంతో గతంలో వసతి గృహాలు బాలికలతో కళకళలాడేవి. రెండేళ్ల నుంచి ఈ వసతి గృహాలకు వంట చేసే హెడ్‌కుక్‌ వార్డెన్‌గా వ్యవహరిస్తూ ఉండడంతో బాలికల సంఖ్య గణ నీయంగా తగ్గిపోయింది. వసతి గృహాల వార్డెన్‌లు పక్క మండలంలోనూ, ఇక్కడ ఇన్‌ఛార్జిగా పనిచేయడం వల్ల వారంలో రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తారు. తర్వాత వేరే చోటికి వెళతారు. పర్మినెంట్‌గా వార్డెన్‌ లేకపోవడంతో రాను రాను వసతి గృహాల్లో బాలికల సంఖ్య తగ్గిపోయింది. పక్కనే ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా ఈ వసతి గృహాల్లో పిల్లలను ఉంచేందుకు తల్లిదండ్రులు మక్కు వ చూపడం లేదు. ప్రయివేట్‌ వాహనాలు, ఆటోలలో వ్యవ ప్రయా సాలకోర్చి తమ పిల్లలను పాఠశాలకు పంపు తున్నారు. ప్రస్తుత ప్రభు త్వాలు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నా బాలికల విద్యకు అడుగడుగున ఆటం కాలు ఏర్ప డుతున్నాయని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి బాలికల వసతి గృహాలకు పర్మినెంట్‌ వార్డెన్‌లను నియ మించి విద్యార్థినిల విద్యకు తోడ్పాటు అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ప్రజాశక్తి-వీరబల్లి

వీరబల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికా కళాశాలను ఎంపిడిఒ రామచంద్రారెడ్డి, మండల వైద్యాధికారి మనీషాలు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. బోధన బోధ నేతరా సిబ్బం దికి సమావేశం నిర్వహించారు. కళాశాల పరిసరాల చుట్టూ ఉన్న కంపచెట్లు, మురికి కాలువ, చెత్తను తొలగించాలని కోరారు. వంటగదిని బ్లీచింగ్‌ వేసి ప్రతిరోజు శుభ్రం చేయించాలని సూచించారు. గ్రామపంచాయతీ సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిసరాలను శుభ్రం చేయాలి. శుక్ర, శనివారాల్లో శ్రమదానం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ కృష్ణయ్య, కస్తూర్బా గాంధీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.



పాఠశాలలో పరిసరాలను పరిశీలిస్తున్న ఎంపిడిఒ, డాక్టర్‌ మనీషా

కలుపు నివారణ మందు తాపించడంతో 11 గొర్రెలు మృతి



గొర్రెలకు తాపిన మందును వైద్యులకు చూపుతున్న గొర్రెల కాపరులు

ప్రజాశక్తి-పెద్దమండ్యం

గొర్రెలకు ఆకలి పెంచే మందు అనుకొని పొరపాటున కలుపునివారణకు వినియోగించే మందు గొర్రెలకు తాపడంతో 11 గొర్రెలు మృత్యువాతపడిన సంఘటన మండల పరిధిలోని ముసలికుంట గ్రామం,బండకింద తాండాలో జరిగింది. గ్రామంలోని బొడ్డు నాయక్‌ , రమేష్‌ నాయక్‌ అనే ఇద్దరు గొర్రెల కాపరులకు సంబంధించిన 85 గొర్రెలుకు ఆకలిని పెంచే గొర్రెల మందు అనుకొని పొరపాటున గడ్డి నివారణకు ఉపయెగించే మందు తాపడంతో 11 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గురువారం రాత్రి 9 గంటల సమయంలో 4 గొర్రెలు అకస్మాత్తుగా మరణించగా మిగిలిన గొర్రెలకు, కడుపు ఉబ్బరం వచ్చి, కాళ్ళు విదిలిస్తూ, కింద పడిపోయాయని తెలిపారు. వెంటనే మండల పశువైద్య అధికారి డాక్టర్‌ ఉస్మాన్‌ రాత్రి సమాచారం ఇవ్వగా తక్షణమే పశు వైద్యాధికారి, వారి సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకుని ఆ గొర్రెలు మరణించడానికి, మిగిలిన గొర్రెలు బలహీన పడడానికి కారణం పరిశీలించారు. గొర్రెల కాపరులు మొత్తం అన్ని గొర్రెలకు వారి ఇంట్లో ఉన్న ఆకలి మందు అనుకొని కలుపు సంహారక మందును గొర్రెలకు పొరపాటున తాగించడం వలన జరిగిందని నిర్ధారించారు. మిగిలిన విష ప్రభావిత గొర్రెలకు యాంటీడోడ్‌ ఇచ్చి సహాయక చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం తంబళ్లపల్లె ఏరియా పశు వైద్యశాల నుంచి డాక్టర్‌ సుమిత్ర పెద్దమండ్యం పశువైద్యులు డాక్టర్‌ ఉస్మాన్‌, డాక్టర్‌ విక్రమ్‌రెడ్డి గొర్రెల మందను సందర్శించి వైద్యసేవలు అందించారు. అన్ని గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల కాపరులు ఏదైనా మందులు వాడేటప్పుడు జాగ్రత్త వహించాలని, పశువైద్యులను సంప్రదించి మందులు ఉపయోగించాలని సూచించారు. ఒకే సారి 11 గొర్రెలు మృత్యువాత పడటంతో గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎంతో కష్టపడి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తాము చేసిన పొరపాటుకు జీవనభృతి కోల్పోయామని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.



అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ఐసిడిఎస్‌ పీడీ శశికళ

విధులు సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు

ప్రజాశక్తి-రామాపురం

అంగన్వాడీ సిబ్బంది విధులు సక్రంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని ఐసిడిఎస్‌ పీడీ శశికళ పేర్కొన్నారు. మండలంలోని హసనాపురం పంచాయతీ పప్పిరెడ్డిగారిపల్లె అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జూన్‌ 21 నుంచి అక్టోబర్‌ నెల4 వరకు జరిగే100 రోజుల ప్రత్యేక అవగాహన సదస్సులో భేటీ పడావో బేటి బచావో, భారతీయ న్యాయ సంహిత, శక్తి సదం ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌, డయే రియా నిర్మూలన, గర్భిణులకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే కార్యక్రమాలకు తల్లులను ఆహ్వా నించాలని సూచించారు. అనంతరం తల్లులు, పిల్లలతో కలిసి ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సిడిపిఒ పద్మావతి, సూపర్వైజర్‌లు పద్మజారాణి, సుజాత, హుస్సేనమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ ఎం.భాస్కర్‌రెడ్డి

ప్రజాశక్తి-రైల్వేకోడూరు

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు ఆంధ్ర ప్రదేశ్‌ కమీషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు టిటిడి ఇఒగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ యం.భాస్కర్‌రెడ్డి ప్రిన్సిపల్‌గా నియమితుల య్యారు. శుక్రవారం ఆయన ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ప్రిన్సిపల్‌ను సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి.నరసింహులు, తిరుపతి ఆఫీసర్స్‌ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ టి.రామచంద్రరెడ్డి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

మహాభారత యజ్ఞం ప్రారంభం

ప్రజాశక్తి-కలకడ: మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు విశ్రాంత డిఆర్‌ఒ మదనమోహం రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన కలకడకు సమీపంలో ఉన్న మహల్‌ క్రాస్‌లో మహాభారత యజ్ఞాన్ని నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. మహాభారత యుద్ధంలో భాగంగా పగలు నిర్వహించే హరికథలను టి.రెడ్డి కుమారి భాగవ తారాన్ని తబలిస్ట్‌ నారాయణప్ప, హార్మోనిస్టు సుబ్రహ్మణ్యం, వయొలిన్‌ చంగల్‌ రాయుడు వ్యవహరించగా శుక్రవారం హరికథ కాలక్షం నిర్వహించినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో నాటకాలను శ్రీ వెంకటేశ్వర కళా నాట్య మండలి వారిచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సిఎం, డిప్యూటీ సిఎం చిత్రపటాలు అందజేత

ప్రజాశక్తి-చిట్వేలి



సిఎం, డిప్యూటీ సిఎం చిత్రటాలతో కూటమి నాయకులు

టిడిపి, జనసేన కూటమి నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్‌ చిత్ర పటాలను తహ శీల్దార్‌, పంచాయతీ కార్యా లయాలకు అందించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులు మాట్లాడుతూ గత 20 రోజుల క్రితమే ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని ఆదేశాలిచ్చిందని అన్నారు. ఇంతవరకు రెవెన్యూ శాఖలో ఏర్పాటు చేయక పోవడంతో సిఎం, డిప్యూటీ సిఎం చిత్రపటాలను డిప్యూటీ తహశీల్దార్‌, ఆర్‌ఐ శేషం రాజులకు అందించినట్లు తెలిపారు.కార్యక్రమంలో కూటమి నాయ కులు ఆనందల తేజ, బండారుశివ, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

క్రైం కార్నర్‌



రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న రెవెన్యూ సిబ్బంది

27 బస్తాలు రేషన్‌ బియ్యం స్వాధీనం

ప్రజాశక్తి-రైల్వేకోడూరు

మండలంలోని రాఘవరాజాపురం గ్రామంలో 27 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ రాజశేఖర్‌, విఆర్‌ఒ నిరంజన్‌ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అందిన సమా చారం మేరకు గ్రామంలోని నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద రేషన్‌ బియ్యం బస్తాలను గుర్తించామని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని గోడౌన్‌కు తరలిం చామని, స్వాధీనం చేసుకున్న బియ్యం 800 కేజీలు ఉన్నాయని పేర్కొన్నారు. రేషన్‌ బియ్యాన్ని అక్కడకు ఎవరు చేరవేశారో తెలియాల్సి ఉందని విచారణ జరుపుతున్నామని తెలిపారు.

టెంపో బోల్తా : ఒకరికి గాయాలు

ప్రజాశక్తి-కలకడ

టెంపో వాహనం బోల్తా పడి ఒకరికి గాయాలను సంఘటన సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద జరిగింది. మండలంలోని స్థానిక గుట్టపల్లి వద్ద చిత్తూరు వైపు నుంచి రాయచోటికి ఫారం కోళ్లతో వెళుతున్న టెంపో అదుపుతప్పి జాతీయ రహదారిపై బోల్తా పడిందని స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘ టన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తోపుడు బండ్లపై దూసుకెళ్లిన కారు

ప్రజాశక్తి-రైల్వేకోడూరు

పట్టణంలోని శ్రీ భుజంగేశ్వరస్వామి ఆలయం వద్ద గల ప్రధాన రహదారిలో ఉదయం కారు డ్రైవర్‌ మద్యం మత్తులో రోడ్డు ప్రక్కన ఉన్న తోపుడు బండ్ల వైపు దూసుకెళ్లింది. అ పక్కనే ఉన్న ఆలయం ప్రహరీ కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో తోపుడు బండ్ల నిర్వాహకులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని టిడిపి ఇన్‌ఛార్జి ముక్కా రూపానందరెడ్డి తనయుడు మక్కా సాయి వికాస్‌రెడ్డి పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఆలయ ప్రహరీని వెంటనే నిర్మించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలోఅరవింద్‌, హేమరాజ్‌,శివారెడ్డి, చిన్న,సుమన్‌, గౌతమ్‌రాజు పాల్గొన్నారు.

ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు

ప్రజాశక్తి-రామసముద్రం

పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తమ సిబ్బందితో మండలంలోని కుదురుచీమనపల్లి చెరువు వద్ద పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.4820లు నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.